

నేడు యథావిధిగా 'ప్రజాసమస్యల పరిష్కార వేదిక'

ప్రజాశక్తి-రాయచోటి

ప్రజల నుంచి వారి సమస్యలను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కేంద్రం రాయచోటి తో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో యథావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ విజ్ఞప్తులను సంబంధిత గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని ఆయన సూచించారు. మండల, డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులే జిల్లా కేంద్రంలో జరిగే ప్రజా సమ స్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి రాగలరని తెలిపారు.

పాడి రైతుల సంక్షేమానికి కృషి

రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి

ప్రజాశక్తి - సంబేపల్లి (రాయచోటి)

పాడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సంబేపల్లి మండలం, నాగిరెడ్డి గారిపల్లెలో రూ.27.60 లక్షలతో నిర్మించిన మినీ గోకులాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి నారాచంద్ర బాబునాయుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాడి రైతులకు అధిక ప్రాధాన్యతను ఇచ్చి ప్రతి గ్రామానికీ మినీ గోకులాలు మంజూరు చేస్తున్నారని చెప్పారు.సంబేపల్లి మండలంలోని నాగిరెడ్డిగారిపల్లెకు 12 మినీ గోకులాలు మంజూరు చేసి పూర్తిచేశారని పేర్కొన్నారు. ఒక్కొక్క మినీ గోకులానికి రూ. 2.30 లక్షల వ్యయంతో నిర్మించారు. పాడి రైతులకు తమ పశు వులు ఎండకు, వాన బారిన పడకుండా మినీ గోకులాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. రైతులందరూ పాడి రైతులకు అందించే సబ్సిడీలను సద్వినియోగం చేసుకొని మరింత అభివృద్ధి చెందాలన్నారు. అనంతరం మంత్రి నారాయణరెడ్డిపల్లెలో నిర్మించిన సిమెంట్ రోడ్ల నిర్మాణాలను ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



మినీ గోకులాన్ని ప్రారంభిస్తున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి

మత్స్యకారుల జీవితాలలో వెలుగులు

కూటమి ప్రభుత్వం రాకతో మత్యకారుల జీవితాలలో వెలుగులు నిండాయని రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ. 20వేల సాయం విడుదల చేస్తామని చెప్పిన హామీని నెరవేర్చారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తం గా ఉన్న 1,29,178 మత్స్యకార కుటుంబా లకు రూ.259 కోట్ల లబ్ధి చేకూరు తోందన్నారు. మత్స్యకారుల సేవలో పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మత్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వేట నిషేధ సమయంలో ఆర్థికసాయం రెట్టింపు చేసి విడుదల చేసిందన్నారు. దీని వల్ల 1,29,178 మత్స్యకార కుటుంబాలకు రూ. 259 కోట్ల లబ్ధి చేకూరిందరన్నారు. సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులు ఇబ్బందులు పడకుండా ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారని చెప్పారు. గత పాలకులు ఫిష్ ఆంధ్ర పేరుతో రూ. 300 కోట్లు ఖర్చు పెట్టారని, కానీ ఒక్క మత్స్యకారుడు కూడా బాగుపడలేదని విమర్శించారు. 2014లో తొలిసారిగా తెలుగుదేశం ప్రభుత్వమే వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు భృతిని ప్రవేశ పెట్టిందని గుర్తు చేశారు. 2014-2019 మధ్య మత్స్యకారుల సంక్షేమం కోసం రూ.788 కోట్లు ఖర్చు పెట్టారని, వలలు, పడవలు, ఐస్ బాక్సులు అదనంగా అందజేశారని చెప్పారు. రాష్ట్రంలో 68,396 మంది మత్స్యకారులకు నెలనెలా పింఛన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. మత్స్యకారులు చేపల వేట సమయంలో మరణిస్తే రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియో చెల్లిస్తున్నామున్నారు. మత్స్యఉత్పత్తుల ద్వారా 16.50 లక్షల మందికి ఉపాధి లభిస్తోందిన్నారు.

రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ విజేత 'అన్నమయ్య'



విజేతగా నిలిచిన అన్నమయ్య జిల్లా జట్టుతో ఎమ్మెల్యే షాజహాన్‌బాషా

ప్రజాశక్తి మదనపల్లె అర్బన్

పట్టణంలోని వశిష్ట పాఠశాలలో గత రెండు రోజులుగా జరుగుతున్న 8వ రాష్ట్ర అంతర్ జిల్లాల సబ్ జూనియర్ షూటింగ్ బాల్ పోటీలలో బాలుర, బాలికల విభాగంలో అన్నమయ్య జిల్లా జట్లు ప్రథమ స్థానంలో నిలిచాయి. పోటీలలో పాల్గొని విజేతలైన క్రీడాకారులకు ఎమ్మెల్యే షాజహాన్‌బాషా ఆదివారం బహుమతులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను కూడా విద్యార్థి దశలో హాకీ క్రీడా కారుడునని, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న అనుభవం ఉందని గుర్తు చేశారు. ఇప్పటికి తాను ప్రతిరోజూ ఉదయం క్రీడలు సాధన చేస్తానని తెలిపారు. క్రీడల వల్ల ఒత్తిడి తగ్గి, ఉల్లాసం పెరుగుతుందన్నారు. తమ ప్రభుత్వంలో 65 క్రీడలను గుర్తించి 3 శాతం రిజర్వేషన్ కోటా కల్పించిన ఘనత సిఎం చంద్రబాబుకు దక్కుతుందని అన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు వేదికైన వశిష్ట విద్యాసంస్థలను ప్రత్యేకంగా అభినందించారు. బాలుర ప్రథమ స్థానంలో అన్నమయ్య జిల్లా, ద్వితీయ స్థానంలో ఏలూరు, తృతీయ స్థానంలో చిత్తూరు జిల్లా నాలుగో స్థానంలో సత్యసాయి జిల్లా జట్లు నిలిచాయి. బాలికలు విభాగంలో ప్రథమ స్థానంలో అన్నమయ్య జిల్లా, ద్వితీయ స్థానంలో చిత్తూరు జిల్లా, తృతీయ స్థానంలో తిరుపతి జిల్లా, నాలుగో స్థానంలో కర్నూలు జిల్లా జట్లు నిలిచినట్లు పోటీల నిర్వాహకులు నరేష్‌బాబు తెలిపారు. వశిష్ట విద్యాసంస్థల చైర్మన్ పీవీఆర్ గుప్త మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్నీ రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా నేపాల్ దేశంలో జరిగిన రెండవ ఏషియన్ షూటింగ్ బాల్ పోటీలలో విజేతగా నిలిచిన భారత జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న మదనపల్లి పట్టణానికి చెందిన మహమ్మద్ యూసఫ్‌బాషాను ఎమ్మెల్యే, జనసేన సీనియర్ నాయకులు రామ రామాంజనేయులు ప్రత్యేకంగా శాలువా, పుష్పగుచ్చంతో సన్మానించారు. తమిళనాడు రాష్ట్రంలో జరగబోయే జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీల కోసం పాల్గొనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టు ను అన్ని జిల్లాల నుంచి ప్రతిభ కలిగిన క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేసి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు ఏపి షూటింగ్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పరుశ రాముడు తెలిపారు. కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు గోల్డెన్ వ్యాలీ రమణారెడ్డి, వశిష్ట యాజమాన్యం ట్రస్టీ యశ్వంత్ , మోటివేషనల్ స్పీకర్ రామ్మూర్తి, గౌరవాధ్యక్షులు రమణారెడ్డి, డెంటల్ డాక్టర్ అనీల్, వ్యాయామ ఉపాధ్యాయులు గురు, బాలాజీ, అంజనప్ప , ఆసీఫ్, భారతి, వివిధ జిల్లాల కార్యదర్శి, కోచ్, మేనేజర్లు, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

శ్రీసాయి ఇంజినీరింగ్ కళాశాలలో మాక్ పాలిసెట్

ప్రజాశక్తి-రాయచోటి

శ్రీ సాయి ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం మాక్ పాలిసెట్-2025 ప్రవేశ పరీక్షను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅథులుగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ పి. శివశంకర్, డాక్టర్ కె.తులసి కృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణ ,ఏకాగ్రత , పట్టుదల కనపరిచి కోర్సు మొదటి సంవత్సరం నుంచి ప్రణాళికను సిద్ధం చేసుకుని అకడమిక్ అంశాలతో పాటు శాస్త్ర, సాంకేతిక రంగంలో మారుతున్న మార్పులను గమనిస్తూ అన్ని అంశాలలో మెలకువలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. డాక్టర్ తులసికృష్ణ మాట్లాడుతూ మాక్ ప్రవేశ పరీక్షల ద్వారా విద్యార్థులకు సమయ నిర్వహణ, ఆత్మవిశ్వాసం, అప్పులు గుర్తించడానికి అభిప్రాయపడ్డారు. మాక్ పరీక్షలు విద్యార్థులకు అసలైన పరీక్ష వాతావరణాన్ని అనుభవించే అవకాశం కల్పిస్తాయని, ప్రశ్నల నమూనా, సమయం కేటాయింపు, తమ సన్నద్ధత స్థాయిని అంచనా వేయడంలో ఇవి ఎంతో ఉపయుక్తం అని వివరించారు. విద్యార్థి తన బలాలు, బలహీనతలు తెలుసుకోవడానికి మాక్ పరీక్షలు మంచి అవకాశాన్ని అందిస్తాయని దీనివల్ల ఎక్కడ తక్కువగా ప్రాక్టీస్ చేయాలో, ఏ అంశం పట్ల మరింత శ్రద్ధ చూపించాలో స్పష్టంగా తెలుసుకోగలుగుతామని వివరించారు. శ్రీ సాయి విద్యాసంస్థల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రాయచోటి పరిసర ప్రాంతాలైన లక్కిరెడ్డిపల్లె, రామాపురం, సంబేపల్లి, చిన్నమండెం, సుండుపల్లి, గాలివీడు ప్రాంతాల నుండి ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని, తెలిపారు. మాక్ పాలీ సెట్ ప్రవేశ పరీక్షకు 384 మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పాలిటెక్నిక్ అడ్మిషన్, కోర్సు తదితర అంశాలపై వివిధ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. మాక్ పాలీసెట్‌లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఆకర్షణీయమైన బహుమతులు, జ్ఞాపికలను బహుకరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిప డాక్టర్ వి.బాలాజీ, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

డ్వాక్రా మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం

డిఆర్‌డిఎ పీడీ సత్యనారాయణ

ప్రజాశక్తి - రాయచోటి



ముఖా ముఖి..

జిల్లాలో డ్వాక్రా మహిళలకు అందు బాటులో ఉంటూ వారి ఆర్థిక అభివృద్ధి పాటుపడటమే తమ లక్ష్యమని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో డిఆర్‌డిఎ కార్యాలయాలు, మహిళ సంఘాలు, సభ్యులు, ప్రస్తుతం చేపడుతున్న పథకాలు, డ్వాక్రా మహిళలు ఆర్థిక అభివృద్ధి ఎలా పొందాలో ప్రజాశక్తికి ఇచ్చిన ముఖాముఖిలో ఆయన వివరించారు.

జిల్లా వ్యాప్తంగా డిఆర్‌డిఎ కార్యాలయాల వివరాలు తెలపండి?

జిల్లా కేంద్రం రాయచోటిలో జిల్లా సమైఖ్య కార్యాలయం ఉంది. డిఆర్‌డిఎ కార్యాలయంతో పాటు 30 మండలాల్లో 30 వెలుగు కార్యాలయాలున్నాయి.

జిల్లా వ్యాప్తంగా ఎన్ని సంఘాలు ఉన్నాయి ? సభ్యులు ఎంతమంది ఉన్నారు?

జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 31,125 సంఘాలున్నాయి. 3,11,250 మంది సభ్యులున్నారు.

ప్రస్తుతం చేపడుతున్న కార్యక్రమాలు వివరించండి?

ప్రస్తుతం ఎస్‌హెచ్‌జి లకు సంబంధించి 2025 - 26 సంవత్సరానికి యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. వీటితో పాటుగా సంఘాలు వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు ఏ విధంగా వినియోగించుకోవాలి అనే అంశం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అలాగే ప్రతి నెలా సచివాలయాల ద్వారా పెన్షన్ పంపిణీ చేస్తున్నాం.

స్వయం ఉపాధికి చేపడుతున్న పథకాలు తెలపండి?

ఎస్‌హెచ్‌జి బ్యాంక్ లింకేజి, స్త్రీనిధి, ఉన్నతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.

ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్లు ఎన్ని ఉన్నాయి?

జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా కింద 2,16,821 పెన్షన్లున్నాయి. లబ్ధిదారులకు రూ. 93.5 కోట్లు పింఛన్లు పంపిణీ చేశాం. ఇందులో వృద్ధులు, వితంతు, వికలాంగులు, చేనేతలు, ఒంటరి మహిళలు, చర్మకారులు, డప్పు కళాకారులు, అభయహస్తం, కిడ్నీ బాధితులు, గీత కార్మికులు అందరికీ ప్రతినెలా 1న పింఛన్లు పంపిణీ చేస్తున్నాం.

రుణాలు పొందాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనా?

డ్వాక్రాలు మహిళలు రుణాలు పొందాలంటే ఎవ్వరికీ, ఒక్క రూపాయి కూడ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా డబ్బులు అడుగుతున్నట్లు తమకు ఫిర్యాదు చేస్తే వారి పైన తగు చర్యలు తీసుకుంటాం.

సిబ్బంది కొరత ఏమైనా ఉందా?

గతంలో సిబ్బంది కొరత ఉండేది. ప్రస్తుతం లేదు.

మహిళా సంఘాలకు సలహాలు, సూచనలు ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా?

మహిళా సంఘాలు అన్ని రకాల ప్రభుత్వ కార్యక్రమాలలో, శిక్షణలలో చురుకుగా పాల్గొంటూ అవగాహన పెంచుకోవాలి. అందరూ నగదు రహిత లావాదేవీలు నిర్వహించుకుంటూ, పారదర్శకంగా ఉంటూ అభివృద్ధి సాధించాలి. మహిళలు తీసుకుంటున్న రుణాలను సంక్రమంగా జీవనోపాదుల కోసం ఉపయోగించుకుని తద్వారా ఆర్థికంగా బలోపేతం కావాలి.

మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

-సిఐటియు జెండా ఏర్పాట్లను అడ్డుకున్న ఎఐటియుసి నాయకులు
-సిఐటియు నాయకుడిపై దాడి
- పోలీసుల రంగ ప్రవేశంతో సద్దుమణిగిన వివాదం

ప్రజాశక్తి - మదనపల్లె అర్బన్

మదనపల్లె మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సిఐటియు నాయకుడిపై ఎఐటియుసి నాయకులు దాడికి ఒడిగట్టారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వివరాలు.. మే 1న మేడే సందర్భంగా సిఐటియు జెండాను ఎగురవేయాలని ఆదివారం మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆ సమయంలో ఎఐటియుసి సంఘానికి చెందిన ఓబులేసు, పృధ్వీ అనే వ్యక్తులు మున్సిపల్ కార్యాలయం వద్ద తమ సంఘానికి చెందిన జెండానే ఎగరాలని ఏర్పాట్లను అడ్డుకున్నారు. ఒకరినొకరు వాదనలకు దిగారు. చివరకు సిఐటియు అనుబంధ సంఘం కోశాధికారి రామకృష్ణపై ఎఐటియుసి నాయకులు దాడి చేశారు. విషయం తెలుసుకున్న రెండు యూనియన్లవారు పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకోవడంతో ఉద్రికత్త వాతారణం నెలకొంది. ఈ తతంగమంతా ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సాంబశివ సమక్షంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వన్‌టౌన్ ఎస్‌ఐ శివకుమార్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని విచారించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రెండు యూనియన్ల వారితో మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ సూచనల మేరకే కార్యాలయం వద్ద జెండా ఏర్పాట్లకు అనుమతిస్తామని, అంతవరకు ఎవరూ తొందరపాటు చర్యలకు దిగొద్దని సూచించారు. అనంతరం గాయపడిన బాధితుడు రామకృష్ణ దాడి చేసిన ఎఐటియుసి నాయకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారిస్తామని పోలీసులు పేర్కొన్నారు. అనంతరం బాధితుడు మాట్లాడుతూ మేడేను పురస్కరించుకుని మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు జెండాను ఎగురవేయాలని మున్సిపల్ కమిషనర్, చైర్మన్ల అనుమతి మేరకు ఏర్పాటు చేసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇంతలో ఎఐటియుసి నాయకులు నాగరాజు, సురేష్, ముబారక్, సాంబశివ, పృధ్వీరాజ్, అశోక్, ఓబులేసు అనే వ్యక్తులు అడ్డుకుని కేవలం ఇక్కడ ఎఐటియుసి జెండా మాత్రమే ఎగరాలని, సిఐటియు జెండా ఎగురవేయడం కుదరని దౌర్జానానికి దిగారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారు తనపై దాడి చేశారని పేర్కొన్నారు. తన మెడలోని వెండి చైన్‌ను కూడా లాగేశారని పేర్కొన్నారు.



జెండా ఏర్పాట్లపై ఇరు సంఘాల నాయకులతో మాట్లాడుతున్నఎస్‌ఐ



ఎఐటియుసి నాయకులపై ఫిర్యాదు చేస్తున్న సిఐటియు నాయకులు

ఎవరి ప్రయోజనం కోసం అడ్డుకున్నారు

మేడే రోజున కార్మికులందరికీ ఎర్రజెండాను ఎగురవేసి అమరవీరులను స్మరించుకునే హక్కు ఉందని, ఎవరి ప్రయోజనం కోసం జెండా ఏర్పాట్లను ఎఐటియుసి నాయకులు అడ్డుకున్నారని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి. శ్రీనివాసులు ప్రశ్నించారు. ప్రపంచంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు నిర్వహించుకునే హక్కు ఉందన్నారు. ఎవరు అడ్డుకున్నా, ఎన్ని ఆటంకాలు సృష్టించినా మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు జెండా ఎగరవేడయం ఖాయమని స్పష్టం చేశారు. మేడే స్ఫూర్తితో కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు.

లారీ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి

ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్‌ఫోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు వై.బి. వెంకటేశ్వర్లు

ప్రజాశక్తి-పుల్లంపేట

ఓబులవారిపల్లి మండల పరిధిలోని మంగంపేట ఎపిఎండిసి లారీ డ్రైవర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్‌ఫోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (సిఐటియు అనుబంధం) రాష్ట్ర కమిటీ సభ్యులు వై.బి. వెంకటేశ్వర్లు సిఐటియు ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. ఎపిఎండిసి బైరైటీస్ ప్రాజెక్టులో 250 టిప్పర్లు 400 మంది పైగా డ్రైవర్లు ఓనర్లు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మంచినీరు కూడా డ్రైవర్లకు ఏర్పాటు చేయడం లేదని రోడ్డు వెడల్పు లేక ప్రతినిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. వే బ్రిడ్జి వద్ద రోడ్డు గుంతలమయం వల్ల వాహనాలు మలుపు వద్ద ప్రమాదాలకు గురవుతున్నాయని పేర్కొన్నారు. లారీ డ్రైవర్లు అనేకసార్లు సిపిఒ, అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. డ్రైవర్ల సంక్షేమం చూడాల్సిన బాధ్యత ప్రిన్సిపల్ ఎంప్లాయ్‌గా సిపిఒ బాధ్యతని పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ మార్చడం అన్యాయం అన్నారు. మోటారు ట్రాన్స్‌ఫోర్ట్ నూతన యాక్ట్ ప్రకారం పది సంవత్సరాలు జైలు శిక్ష, పది లక్షల జరిమానా విధించే చట్టం తీసుకురావడం దుర్మార్గమని అన్నారు. ఏ డ్రైవర్ కూడా తాను మనుషులను చంపాలని కోరుకోరని, ప్రమాదాల కారణంగా రోడ్లు సరి లేకపోవడం బండి కండిషనేళ్ల ప్రధాన కారణమని అన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అనేకసార్లు పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి వాహనదారులకు భారమైందని లేబర్ కోడ్ రద్దు కోసం ఎనిమిది గంటల పని కోసం కనీస వేతనాల కోసం మేడేని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ మాట్లాడారు ఎపిఎండిసి సంస్థ డ్రైవర్లకు ఓనర్లకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపల్ ఎంప్లాయ్ గా ఎపిఎండిసి యాజమాన్యం ప్రతి ఒక్కరికి పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ తప్పనిసరిగా కట్టించి ఇవ్వాలన్నారు. వారానికి ఒకరోజు ఆదివారం వాహనాలు మెయింటెనెన్స్ చేయించకుండా వాహనాలను నడపడం అన్యాయమని అన్నారు. వేసవిలో ఎండలకు తాగునీరు ఏర్పాటు చేసే బాధ్యత సిపిఒదేనని పేర్కొన్నారు. నీరూంపల్లి దేవస్థానం రో డ్డులో క్యూ లైన్ లైట్లు లేవని రోడ్డు వెడల్పు లేదని భద్రతా చర్యలు చేపట్ట డంలో పూర్తిగా విఫలమయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపారం తప్ప డ్రైవర్ల ఓనర్ల సంక్షేమం పట్టించుకోవడంలేదని అనేకసార్లు తమ సమస్యలు చెప్పుకున్న తమకు సంబంధం లేదని డ్రైవర్ సంఘం నాయకులను బయటికి పొమ్మని బెది రించారని పేర్కొన్నారు. కార్మికుల హక్కుల కోసం కుల, మతాలు ప్రాంతాలకు అతీతంగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రామానుజులు మాట్లాడుతూ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.30 గంటల వరకు భోజన విరామ సమయం ఉండగా అది కూడా వారికి ఇవ్వడం లేదన్నారు. సంక్షేమం అభివృద్ధి కోసం వసూలు చేస్తున్న డబ్బులు ఏమ య్యాయని ప్రశ్నించారు.కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి నాగిపోగు పెంచలయ్య, ఎపిఎండిసి ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు, డ్రైవర్ల సంఘం యూనియన్ నాయకులు నాగార్జున, మహేంద్ర, సుబ్రహ్మణ్యం డ్రైవరు, ఓనర్లు పాల్గొన్నారు.



ఎపి ఎండిసి వద్ద మాట్లాడుతున్న ఫెడరేషన్ నాయకులు

లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి : సిఐటియు

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్

కార్మికులను కట్టు బానిసలుగా మార్చే నాలుగు రకాల లేబర్ కోడ్లను రద్దు చేయాలని, పాత చట్టాలు అమలుచేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్ డిమాండ్ చేశారు. నాలుగు లేబర్ కోడ్లను నిరసిస్తూ మే 20 న చేపడుతున్న సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఎన్‌జిఒ కార్యాలయంలో ఆదివారం బుక్ లెట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నాడు కార్మికవర్గం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడి సాధించుకున్న కార్మికచట్టాలను లేబర్ కోడ్ రూపంలో మార్చి యాజమాన్యాల లాభాల కోసం, దోపిడీ మరింత స్వేచ్ఛగా చేయడం కోసం లేబర్ కోడ్లు తెచ్చారని తెలిపారు. సంఘం పెట్టుకునే స్వేచ్ఛ, సమ్మె చేసే హక్కు వేతనాలు సెలవులు అడగలేని స్థితిలోకి నెట్టాలని చూస్తే సహించేది లేదన్నారు. లేబర్‌కోడ్ వలన సామాజిక పింఛన్లు, ప్రసూతి సెలవులు, ఇఎస్ఐ, పిఎఫ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యూటీ ఉండవని సమస్యల సాధన కోసం కార్మికులు సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు రమణ, లక్ష్మిదేవి పాల్గొన్నారు.

పారిశుధ్య కార్మికురాలిపై ఎఐటియుసి నాయకుడి దాడి

పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు

ప్రజాశక్తి -మదనపల్లె అర్బన్

పారిశుధ్య కార్మికురాలిపై ఎఐటియూసి నాయకుడు దాడి చేసి గాయపరిచారు. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమన్నందుకు ఈ దాడి జరిగినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన ఆదివారం మదనపల్లె పట్టణంలో చోటు చేసుకుంది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. మదనపల్లె మండలం, వలసపల్లి నవోదయ కాలనీకి చెందిన వెంకటరమణ భార్య తులసమ్మ 15 సంవత్సరాలుగా మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారు. ఆమెకు సంబంధించిన పిఎఫ్ ఖాతాలో ఏదో సమస్య ఉండడంతో ఆ సమస్యను పరిష్కరించేందుకు ఎఐటియుసినాయకుడు నాగరాజు రూ. 2,500 తీసుకున్నారు. ఐదు నెలలు గడిచిన సమస్య పరిష్కరించకపోవడంతో తులసమ్మ తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని నాగరాజును కోరింది. ఎన్నిసార్లు అడిగినా డబ్బు ఇవ్వకపోగా ఎదురు దాడికి దిగారు. ఎక్కువ మాట్లాడితే ఉద్యోగం నుంచి పీకించేస్తానని భయభ్రాంతులకు గురి చేస్తూ దౌర్జన్యం చేశారు. ఆదివారం విధుల్లో ఉన్న తులసమ్మ అటుగా వెళుతున్న నాగరాజును చూసి తన ఇంట్లో ఇబ్బందిగా ఉందని, తానిచ్చిన డబ్బులు ఇవ్వాలని అడిగారు. దీంతో రెచ్చిపోయిన నాగరాజు అసభ్య పదజాలంతో దూషిస్తూ 'నన్నే డబ్బులడుగుతావా.. నీకు ఎంత ధైర్యం' అంటూ ఆమెపై దాడి చేశాడు. ఇంతలో అక్కడే పనిచేస్తున్న మరి కొంతమంది కార్మికులు హేమావతి, లక్ష్మీదేవి, పుష్ప వచ్చి 'నాయకుడినే డబ్బులు అడుగుతావా' అంటూ ఆమెపై మూకుమ్మడిగా దాడి చేశారు. అనంతరం ఆమె వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఐ శివకుమార్‌కు ఫిర్యాదు చేశారు. తాను విచారించి దాడి చేసినట్లు రుజువైతే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.



ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వచ్చిన బాధితురాలు, తోటి కార్మికులు

ఉగ్రవాదాన్ని అరికట్టాలి



ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న కూటమి నాయకులు

ప్రజాశక్తి-కలకడ

మండల కేంద్రమైన కలకడలో కూటమి ప్రభుత్వ నాయకులు కాశ్మీర్ ఉగ్రవాద దాడిలో మృతులకు కూటమి నాయకుల ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. కాశ్మీర్ ఉగ్రవాద దాడిలో మృతులకు ఆత్మ శాంతి చేకూరాలని ఆదివారం ఉదయం శాంతియుతంగా ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక పోలీసు స్టేషన్ నుంచి ఎర్రయ్యగారిపల్లి సినిమా థియేటర్ వరకు జాతీయ జెండాలతో ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమానికి టిడిపి, జనసేన, కూటమి నాయకులు, ముస్లిం మైనార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పీలేరు నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ పొత్తూరి శ్రీకాంత్ మాట్లాడుతూ ఏ రాజకీయ పార్టీకి ఏ వర్గానికి చెందినవారు కాకుండా కేవలం కుటుంబ సభ్యులతో విశ్రాంతి తీసుకుని ఆహ్లాదకర వాతావరణంలో గడిపేందుకు వెళ్లిన టూరిస్టులపై కాశ్మీర్ ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్చి చంపడం చాలా దారుణమని అన్నారు. ఇటువంటి దారుణానికి వడిగట్టిన ముష్కరులను గుర్తించి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. భారతదేశంలో హిందూ ముస్లిం ఐక్యతగా ప్రశాంత వాతావరణంలో మనుగడ సాగిస్తున్నారని, ఇలాంటి ముష్కరుల వల్ల మతకల్లోహాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు ఆంజనేయులు, నటరాజ, బి.వి స్వామి, పివి నాయుడు, మార్కెటింగ్ యాడ్ కమిటీ డైరెక్టర్ ముబారక్ అలీ, ఇర్ఫాన్‌బాషా, ఇనయతుల్లా, ఎమ్మెస్ జిలానీబాషా, కలకడ టౌన్ ఇన్‌ఛార్జి వై.జిలానీబాషా, జాఫర్ హుస్సేన్ పాల్గొన్నారు. **మదనపల్లె అర్బన్ :** భారతదేశ సమగ్రతను దెబ్బతీసే కుట్రలను తిప్పికొడతామని, సరైన సమయంలో ఉగ్రవాదులకు గట్టిగా బుద్ధిచెబుతామని టిడిపి రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్.జె.వెంకటేష్ పేర్కొన్నారు. నిమ్మనపల్లి సర్కిల్‌లో గల టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పహల్గాం పర్యాటక కేంద్రం వద్ద పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయడంతో సుమారు 26 మంది ప్రజలు మృతి చెందడాన్ని యావత్ భారతదేశం అంతా ఖండిస్తోందని తెలిపారు. ఈ దాడి తర్వాత సోషల్ మీడియా వేదికగా ముస్లింలను లక్ష్యంగా అనుచిత పోస్టులు పెట్టడాన్ని ఆయన తప్పుపట్టారు. పెహల్గాం నందు ఉగ్రవాదులు దాడులకు తెగబడిన సమయంలో ఓ ముస్లిం యువకుడు తన ప్రాణాలను అడ్డుపెట్టి పర్యాటకులను కాపాడిన విషయాన్ని గుర్తుచేశారు. భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారని గతంలో పార్లమెంటుపై దాడి, ముంబై తాజ్ హోటల్ దాడి, పుల్వామాలో సైనికులపై దాడి చేశారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి పాక్ ఆక్రమిత కాశ్మీరును స్వాధీనం చేసుకునేందుకు ఇది మంచి అవకాశమన్నారు. కార్యక్రమంలో రాటకొండ మధుబాబు, పూల మురళి, ఒంటికొండ వెంకటేష్, గండికోట గణేష్ బాబు, రాజన్న, సాగర్ పాల్గొన్నారు.



మాట్లాడుతున్న ఆర్‌జె.వెంకటేష్



అనురాగరెడ్డిని అభినందిస్తున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

విద్యార్థికి మంత్రి అభినందనలు

ప్రజాశక్తి-కలికిరి

నవోదయ ప్రవేశ పరీక్షలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థి అనురాగరెడ్డిని ఆదివారం రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అభినందించారు. రెండు రోజుల క్రితం విడుదలైన నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో కలికిరి శాంతినికేతన్ నవోదయ కోచింగ్ సెంటర్ విద్యార్థి అనురాగ్ రెడ్డికి 100కు 97.5 మార్కులుతో ఉత్తీర్ణత సాధించాడు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ ప్రతాప్ కుమార్‌రెడ్డి, ప్రిన్సిపల్ శివకుమార్ విద్యార్థి అనురాగిరెడ్డితో కలిసి మంత్రి రాంప్రసాద్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థి మార్కులు పరిశీలించి విద్యార్థి అనురాగరెడ్డి అభినందించారు. విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించి ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో విద్యార్థి తల్లిదండ్రులు కరస్పాండెంట్ గీత లావణ్య, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

ఉచిత ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రజాశక్తి-కలకడ

ఉచిత సీట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ఎంఇఒ మునీంద్ర నాయక్ తెలిపారు. విద్య హక్కు చట్టం ప్రకారం 2025-26వ సంవత్సరానికి మండలంలోని ప్రయివేటు, ఎయిడెడ్ పాఠశాలలో ఒకటవ తరగతిలో ఉచితంగా 25శాతం సీట్లను కేటాయించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ఉచిత అడ్మిషన్లు ప్రారంభమై రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని అర్హత కలిగిన వారు దరఖాస్తులు చేసుకోవాలని ఆయన తెలిపారు. విద్యార్థులకు సిబిఎస్ఇ, ఐసిఎస్ఇ, ఐబి పాఠ్యాంశాలను అనుసరిస్తూ పాఠశాలలో ప్రవేశం కోసం విద్యార్థులు ఆరు సంవత్సరాలు పూర్తి అయిన వారు అర్హులన్నారు. స్టేట్ పాఠ్యాంశాలను అనుసరిస్తూ ప్రవేశాల కోసం విద్యార్థి ఐదు సంవత్సరాలు నిండి ఉండాలని అన్నారు. అర్హత కలిగి అర్హులైన వారు నిరుపేద కుటుంబాలకు చెందిన వారు, అనాథ పిల్లలు, హెచ్ఐవి బాధ్యులు, విభిన్న ప్రతిభావంతులకు, ఈ సీట్లను కేటాయించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈనెల 28న నుంచి మే 15వ తేదీ లోపల దరఖాస్తులను స్వీకరిస్తారని తెలిపారు. దరఖాస్తులను www.cse.ap.gov.in అను వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని, లేదా సచివాలయంలో గాని, మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో గానీ, మీసేవ కేంద్రాల్లో గానీ దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని అర్హత కలిగిన సద్వినియోగం చేసుకోవాలని ఎంఇఒ తెలిపారు.



ఆలయ కమిటీ సభ్యులతో కొరముట్ల శ్రీనివాసులు

నూతన రామాలయాన్ని సందర్శించిన 'కొరముట్ల'

ప్రజాశక్తి-చిట్వేలి

మండల పరిధిలోని గాజుల వీధిలో ఇటీవల నూతనంగా నిర్మించిన నూతన రామాలయాన్ని ఆదివారం వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కొరముట్ల శ్రీనివాసులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి పురాతనమైన దేవాలయాన్ని నూతనంగా నిర్మించడం చాలా సంతోషమని, అన్నారు. కార్యక్రమంలో కోడూరు వైస్ ఎంపిపి రామిరెడ్డి ధ్వజారెడ్డి, స్థానిక ఉప సర్పంచ్ చౌడవరం మహేశ్వర్ రెడ్డి, మండల వైసిపి కన్వీనర్ చెవ్వు శ్రీనివాస్ రెడ్డి, బసిరెడ్డి రమణారెడ్డి సర్పంచ్ సుబ్రహ్మణ్యం రెడ్డి, శివారెడ్డి, ఏదోటి రెడ్డయ్య, లింగం లక్ష్మీకర్, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



బాటసారులకు నీరు అందజేస్తున్న సంస్థ ప్రతినిధులు

ప్రజల దాహార్తి తీర్చడమే లక్ష్యం

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్

మండుతున్న ఎండలలో బాటసారులు, ప్రజల దాహార్తిని తీర్చడమే తమ లక్ష్యమని హెల్పింగ్ హాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు పి.వి రమణ తెలిపారు. హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో అటవీశాఖ కార్యాలయం వద్ద ప్రధాన రహదారిలో ఏర్పాటుచేసిన మంచినీటి చలివేంద్రం ఆదివారానికి 45వ రోజుకు చేరుకుంది. కార్యక్రమంలో హెల్పింగ్ హాండ్స్ ప్రతినిధులు ఎం.సుబ్బ రాయుడు, ఎస్.మొలానా, పి.రాధాకృష్ణారెడ్డి ఇ.రామచంద్రయ్య, ఎన్.శివరాజు, ఎస్.నరసింహ, పాత్రికేయులు బి.భాస్కర్, సి.నరసింహ, నాగేంద్ర ప్రసాద్, శ్రీహరి, రాయులు, సాంబశివ నాయుడు, సునీల్ పాల్గొన్నారు.

నేటి నుంచి డిగ్రీ పరీక్షలు

ప్రజాశక్తి-గాలివీడు

డిగ్రీ రెండు, నాలుగు సెమిస్టర్ పరీక్షలు సోమవారం నుంచి మే 16వ తేదీ వరకు జరుగు తాయని ఆర్ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జయ చంద్రారెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో సెకండ్ సెమిస్టర్‌కు 108 మంది, ఫోర్త్ సెమిస్టర్‌కు 78 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

మైనార్టీ పేద పిల్లలకు ఉచిత వడుగులు

ప్రజాశక్తి-లక్కిరెడ్డిపల్లి

స్థానిక పట్టణ పరిధిలోని వంది మంది పేద మైనార్టీ చిన్నారులకు ఉచిత వడుగులు కార్యక్రమాన్ని రాజంపేట పార్లమెంటు టిడిపి డాక్టర్స్ సెల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ షఫీ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహిం చారు. ఈ సందర్భంగా షఫీనాయక్‌ను మైనార్టీ నాయకులు కలిసి శాలు వాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ముక్తాఅహ్మద్ సర్మాజీ, మౌలా, రిజ్వాన్, షబ్బీర్ షబ్బీర్ ఖాదర్ హుస్సేన్ షేక్ అహ్మద్ పాల్గొన్నారు.



డాక్టర్ షఫీనాయక్‌ను సన్మానిస్తున్న ముస్లిం మైనార్టీలు

అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి :డిఎస్‌పి



పోలీసు సిబ్బందికి సూచనలు ఇస్తున్న డిఎస్‌పి మహేంద్ర


ప్రజాశక్తి-తంబళ్లపల్లి

అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మదనపల్లి డిఎస్‌పి మహేంద్ర పేర్కొన్నారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. నేరాలపై ఎస్ఐ లోకేష్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. వేసవిలో ఇళ్లలో దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుందని మండల కేంద్రంలో పోలీసు గస్తి ముమ్మరం చేయాలని సూచించారు. నేరాలు పూర్తిగా తగ్గించేందుకు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. రౌడీ షీటర్లు జాబితాలో ఉన్న వారిపై ప్రత్యేక పర్యవేక్షణ పెట్టి వారి నడవలికలో మార్పు వచ్చే విధంగా చూడాలన్నారు. మార్పు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మండల పరిధిలో రోడ్డు ప్రమాదాలపై ఆరా తీశారు. ట్రాఫిక్ నిబంధనలో కచ్చితంగా పాటించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

బ్రహ్మోత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్

అత్యంత ప్రతిష్టాత్మకంగా మే నెలలో నిర్వహించే శ్రీ భువనగిరిపల్లె లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్లు మాజీ మంత్రి దివంగత పసుపులేటి బ్రహ్మయ్య తనయుడు పసుపులేటి వీరప్రదీప్ ఆదివారం ఆలయ ధర్మకర్తల మండలితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే నెల 10 నుంచి 14వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. 13న నిర్వహించే కళ్యాణ మహోత్సవానికి జిల్లా నలుమూలల నుండి వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ బ్రహ్మోత్సవాలలో భక్తిశ్రద్ధలతో పాల్గొని స్వామివారి కరుణాకటాక్షాలకు పాత్రులు కావాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు కెఎస్.నరసింహ, మన్నేరు లక్ష్మీనరసయ్య, రాజశేఖర్, హరిప్రసాద్, వెంకటరమణ పాల్గొన్నారు.



బ్రహ్మోత్సవాల పోస్టర్లను ఆవిష్కరిస్తున్న వీరప్రదీప్, ఆలయ సిబ్బంది

నేరాల నియంత్రణకే నాకాబందీ: సిఐ



నేరాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు

ప్రజాశక్తి-బి.కొత్తకోట

నేరాల నియంత్రణకే పట్టణంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు ములకలచెరువు సిఐ లక్ష్మన్న పేర్కొన్నారు. ఆదివారం బి.కొత్తకోట పోలీస్ సిబ్బంది, ములకలచెరువు సర్కిల్ సిబ్బందితో కలిసి ఉదయం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకు బిసికాలనీలో కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 31 ద్విచక్ర వాహనాలను పోలీసు స్టేషన్‌కు తరలించారు. వాటికి సంబంధించిన యజమానులు రికార్డులను చూపించి తీసుకొని వెళ్లాలని సూచించారు. ఇంటిలోని ప్రతి వాహనానికి రికార్డులు కలిగి ఉండాలన్నారు. ఎవరైనా కొత్త వ్యక్తులు గ్రామాల్లోకి ప్రవేశిస్తే సమాచారం ఇవ్వాలన్నారు. నేరాల నియంత్రణకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఎవ్వరూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పవద్దని, శాంతి, సమాధానంతో సామరస్యంగా జీవించాలని సూచించారు.

మృతుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే పరామర్శ

ప్రజాశక్తి-మదనపల్లె

ములకలచెరువు మండలంలోని పెద్ద చెరువు వద్ద తల్లిదండ్రులతో కలిసి దుస్తులు ఉతకడానికి వెళ్లిన లావణ్య, నందకిషోర్ లు ఈత కోసం చెరువులోకి దిగుతుండగా ప్రమాదవశాత్తు మునిగిపోతున్న సమయంలో కేకలు వేసిన చిన్నారులు, పిల్లల అరుపులు విని రక్షించేందుకు అక్కడే ఉన్న లావణ్య తండ్రి మల్లేష్ నీళ్లలోకి దిగి కాపాడే ప్రయత్నంలో తాను నీటిలో మునిగిపోయి గల్లంతయ్యారు. లావణ్య నందకిషోర్‌తో కలిసి చెరువు వద్దకు వచ్చిన పక్కింటి చిన్నారి నందిత కూడా నీట మునిగి మృతి చెందారు. గజ ఈతగాల్ల సహకారంతో మృతదేహాలను వెతికి తీసిన ములకలచెరువు పోలీసులు, మృతదేహాలను మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే షాజహాన్‌బాషా తంబల్లపల్లి నియోజకవర్గ తెలుగు యువత నాయకులు కట్ట దొరస్వామి నాయుడు తో కలసి ఆదివారం మృతదేహాలను పరిశీలించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, కొంత నగదును అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ వేసవి సెలవులు నేపథ్యంలో చిన్న పిల్లలు చెరువులోకి ఈత కోసం వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు తోడు ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు, బాధిత కుటుంబ సభ్యులకు టిడిపి అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఎమ్మెల్యేతో పాటు గుత్తికొండ త్యాగరాజు, ఆర్ఎస్ షంషీర్, బెల్లేరెడ్డి ప్రసాద్, జీవి నాయుడు, ఈశ్వర్ నాయుడు, జెసిబి వేణు, నాదెండ్ల శివప్రసాద్, రఘుపతి నాయుడు, నిమ్మనపల్లి సాజిద్, నాగమణి, శ్రీరామ వినోద్, నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్ పాల్గొన్నారు.



బాధిత కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే షాజహాన్‌బాషా

కార్యకర్తలకు అండగా ఉంటాం : 'చమర్తి'

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్

టిడిపి కార్యకర్తతలకు అన్నివేళల్లో అండగా ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తానని టిడిపి జిల్లా అధ్యక్షులు చమర్తి జగన్మోహ న్రాజు తెలిపారు. ఆదివారం టిడిపి పార్లమెంటు క్యాంప్ కార్యాలయంలో వెంకట రాజంపేట టిడిపి నాయకులు, కార్యకర్తలు చమర్తిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం శాలువాతో సన్మానించారు. అనంతరం వారు తమ గ్రామంలోని పలు సమస్యలను చమర్తి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలన్నీ పరిష్కరించేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టిడిపి మండల ఉపాధ్యక్షులు ఆర్.సతీష్‌రాజు, సీనియర్ నాయకులు గీతాం జలి రమణ, సుధాకర్, మాజీ సర్పంచ్ మన్నేరు లక్ష్మీ నరసయ్య, వరదయ్య, వెంకటస్వామి, మురళి పాల్గొన్నారు.



చమర్తిని సన్మానిస్తున్న వెంకటరాజంపేట గ్రామస్తులు

'ధాత్రి' సేవలు స్ఫూర్తి దాయకం : ఎమ్మెల్యే

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్

ధాత్రి ఫౌండేషన్ ద్వారా డాక్టర్ స్వాతి చక్రపాణి అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే షాజహాన్‌బాషా అభినందించారు. ఆదివారం తిరుపతి రోడ్డులోని శ్రీరాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్ లో హైదరాబాద్ సమారిటర్న్ ఫర్ దినేషన్ స్వచ్ఛంధ సేవా సంస్థ ఆర్థిక సహకారంతో నిర్వహిస్తున్న అక్షరధాత్రి సెంటర్ల ద్వారా విద్యనభ్యసిస్తున్న విద్యార్థులతో అక్షర ఉత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజ సేవ చేయాలనే తపనతో డాక్టర్ స్వాతి చక్రపాణి ధాత్రి ఫౌండేషన్ ఏర్పాటు చేశారని అన్నారు. ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని మహిళా సాధికారతకు కుట్టుమిషన్లు, అల్లికలలో శిక్షణ ఇస్తూ అక్షర ధాత్రి సెంటర్లు ఏర్పాటుచేసి నిరుపేద విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్ విద్యను అందిస్తున్నారని అన్నారు. ఆనంద నిలయం ఏర్పాటు చేసి వృద్ధుల ఆలనా, పాలన చూస్తూ సేవలకు సరైన నిర్వచనం చెబుతున్నారని అభినందించారు. కార్యక్రమంలో రాటకొండ వరప్రసాద్, రామ్, దామోదర్ సీనియర్ సైంటిస్ట్ సెంట్రల్ సిల్క్ బోర్డ్ డాక్టర్ దీప, వెలుగు కన్వీనర్ భాగ్యలక్ష్మి, గీత, వైద్యం వైదేహి, పాల్గొన్నారు.



బహుమతి అందుకుంటున్న రమేష్‌నాయుడు

అత్యుత్తమ సేవా సంస్థ లయన్స్ క్లబ్

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్

ప్రపంచంలోనే అత్యుత్తమ సేవా సంస్థ లయన్స్ క్లబ్ అని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గౌతమ్ తెలిపారు. ఆదివారం గీతాంజలి డిగ్రీ కళాశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 316.జె మూడవ క్యాబినెట్ సమావేశం లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గౌతమ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి నెల్లూరు జిల్లా, అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్ కడప జిల్లా లయన్స్ క్లబ్ ముఖ్య ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లో లక్షల కొద్ది సభ్యులతో, వేలకొద్దీ క్లబ్‌లతో ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ప్రతి నిమిషం సేవ చేస్తున్న ఏకైక సంస్థ లయన్స్ క్లబ్ అని అన్నారు. అటువంటి క్లబ్‌లో సభ్యులుగా ఉండడం గర్వకారణమని తెలిపారు. ప్రజలకు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా లయన్స్ క్లబ్ ముందుంటుందని అన్నారు. ఉత్తమ సేవలందించినందుకు గాను లయన్స్ గవర్నర్ డిస్ట్రిక్ట్ చైర్మన్ పోతు గుంట రమేష్ నాయుడుకు ప్రత్యేక కలమును బహుకరించారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ గవర్నర్-1 గోపాలకృష్ణ, డిస్టిక్ గవర్నర్-2 విరూపాక్షరెడ్డి, ఎలక్ట్ గవర్నర్ వై.విరావు, రీజన్ చైర్మన్ సంభావు వెంకటరమణ, జోన్ చైర్మన్ సుబ్రమణ్యం రాజు, డిస్ట్రిక్ట్ చైర్మన్ పోతు గుంట రమేష్ నాయుడు, అధ్యక్షులు నరసింహ రాజు, కార్యదర్శి పి.సంతోష్, కోశాధికారి నరసింహ పాల్గొన్నారు.

నేటి నుంచి వేసవి విజ్ఞాన తరగతులు

ప్రజాశక్తి-కలికిరి

వేసవి విజ్ఞాన తరగతులను విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని గ్రంథాలయ అధికారి విజయ్‌కుమార్ తెలిపారు. జిల్లగ్రంథాలయసంస్థ ఆధ్వర్యంలో శాఖ గ్రంథాలయం కలికిరిలో వేసవి శిక్షణా తరగతులు సోమవారం నుంచి జూన్ 6 వరకు ప్రారంభం కానున్నాయని, ఈ విజ్ఞాన శిబిరం లో విద్యార్థులకు ఉదయం 8 గంటల నుంచి 11 గంటలవరకు తరగతులు నిర్వహిస్తారని చెప్పారు. విద్యార్థులలో తెలుగు భాషాభివృద్ధి పెంపొందించేందుకు కథలు చదవడం, రాయడం, పుస్తకాలు చదవడం, విలువలు విద్య, స్పోకెన్ ఇంగ్లిష్, డ్రాయింగ్, పెయింటింగ్ పేపర్ క్రాఫ్ట్ , డ్యాన్స్ , చెస్, జికె, యోగ మొదలైన అంశాలను నేర్పిస్తారని ఆయన అన్నారు. కార్యక్రమానికి బోధించడానికి వాలంటీర్‌గా ప్రతిభ కలిగిన వారు తమ పేర్లను నమోదు చేసుకోవాలని, వివరాలకు 7780169780 నంబర్‌ను సంప్రదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరు కావాలన్నారు.

ప్రాథమిక పాఠశాలలు.. ఉన్నత పాఠశాలలుగా మార్పు

ప్రజాశక్తి-కలికిరి

మండలంలోని గుట్టపాలెం, మర్రికుంటపల్లె పంచాయతీలోని ఎల్లంపల్లి ఎంయుపి పాఠశా లను ఉన్నత పాఠశాలలోగా మార్పు చేసినట్లు మండల విద్యాధికారి కరీముల్లా తెలిపారు. గ్రామస్తుల అభ్యర్థన మేరకు ఎమ్మెల్యే నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి చొరవతో విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. గుట్టపాళెం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల, మర్రికుంటపల్లి గ్రామం యల్లంపల్లి లోని ప్రాథమి కోన్నత పాఠశాల లను ఉన్నత పాఠశాలుగా మారుస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినట్లు తెలిపారు. గుట్టపాలెం, మర్రికుంటపల్లె పంచాయతీలకు హైస్కూలు మంజూరు కావడంతో స్థానికులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశాన్ని చుట్టుపక్కలవిద్యార్థులు సద్వినియోగం చేసుకుని పాఠశాల అభివృద్ధికి సహకరించాలని కోరారు.

రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం

ప్రజాశక్తి - పెద్దముడియం

మండలంలోని దిగువ కలవటాల, కొండ పాపాయిపల్లె గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న సేల్ సోలార్ కంపెనీ స్థానిక రైతుల గుండె కోతకు తెర లేపిందని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా భూముల సాగులో ఉన్న రైతుల నుంచి సోలార్ కంపెనీ భూములను లాక్కొని రైతులకు ఎలాంటి నష్ట పరిహారం కల్పించింకుండా దౌర్జన్యాలకు పాల్పడుతోందని దిగువ కలవటాల గ్రామంలో ఏర్పాటు చేస్తున్న సేల్ సోలార్ కంపెనీ యాజ మాన్యంపై ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సేల్ సోలార్ కంపెనీ భూ ఆక్రమణలను అడ్డుకున్న స్థానిక రైతు మధుసూదన్‌రెడ్డిని అన్యాయంగా అక్రమ కేసుల్లో నిర్బంధించి జైలుకు పంపారని ఆరోపించారు. అన్యాయంగా రైతులపై కేసులు మోపితే వారు ప్రశ్నించేందుకు భయపడి ముందుకురారని బెదిరింపుల ధోరణిలో కూటమి ప్రభుత్వం కొనసాగుతోందని ఆయన విమర్శించారు. ఇది ఇలాగే కొనసాగితే అన్యాయానికి పాల్పడుతున్న రెవెన్యూ అధికారులపై రైతుల తరఫున కేసులు వేయాల్సి వస్తుందన్నారు. రైతులతో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపడతామని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తెలిపారు.

'మానవత' ద్వారా పలు సేవా కార్యక్రమాలు


ప్రజాశక్తి - ఎర్రగుంట్ల

మానవత సేవా సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆ సంస్థ మండల చైర్మన్ రఘురామిరెడ్డి తెలిపారు. స్థానిక గౌతమ్ స్కూల్‌లో ఆదివారం సభ్యులు మానవత డైరెక్టరిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రఘురామిరెడ్డి మాట్లాడుతూ పట్టణంలో ఉచిత కంటి వైద్య శిబిరం, కడప-ముద్దనూరు రోడ్డు డివైడర్‌లో మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పహల్గావ్ ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. మల్లెల జడ్పి హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు సుధాకర్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మానవత సంస్థ మండల అధ్యక్షులు రామాంజనేయులురెడ్డి, కార్యదర్శి గంగయ్య, సభ్యులు మల్లికార్జునరెడ్డి, రమణారెడ్డి, రాఘవరెడ్డి, కత్తి ప్రతాపరెడ్డి, రిటైర్డ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్

ప్రజాశక్తి-మదనపల్లె

ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్తున్న ముస్లిము యాత్రికులకు రాష్ట్ర ప్రభుత్వం అదేశాల మేరకు వాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని ఈద్గ దగ్గర హజ్ యాత్రికుల వాక్సినేషన్ కార్యక్రమమును ఆయన ప్రారంభించారు. ఇన్‌ఛార్జి డిఎంహెచ్ఒ డాక్టర్ ఉషశ్రీ ఆధ్వర్యంలో మదనపల్లి డివిజన్ డిప్యూటీ డిఎంహెచ్ఒ డాక్టర్ రమేష్ బాబు పర్యవేక్షణలో వాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. హజ్ వాక్సినేషన్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్ వ్యాక్సినేషన్‌ను స్థానిక పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది సహాయంతో విజయవంతముగా పూర్తి చేసినట్లు తెలిపారు. 107 మందికి వాక్సిన్ వేయడం జరిగిందని తెలిపారు. వాక్సినేషన్ చేయించుకున్న వారికి సర్టిఫికెట్స్ పంపిణీ చేసారు. హజ్ యాత్రికులు తప్పనిసరిగా వాక్సినేషన్‌లో పాల్గొని తమ పర్యటనను విజయవంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమం బొమ్మనచెర్వు పిహెచ్‌సి వైద్యులు డాక్టర్ ఫర్హాన్ ఖాన్, యుపిహెచ్‌సి వైద్యులు డాక్టర్ సల్మాన్‌ఖాన్, డాక్టర్ భార్గవి, డాక్టర్ కీర్తిప్రియ, డాక్టర్ అహమ్మద్, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఎఎన్‌ఎం పాల్గొన్నారు.



వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తికి సర్టిఫికెట్ అందిస్తున్న ఎమ్మెల్యే